సాక్షి
భద్రాద్రి కొత్తగూడెం
సోమవారం । 21 । జూలై । 2025



చెరువులు వెలవెల

జిల్లాలో 2,364 చెరువులు ఉండగా, ఒక్కటీ పూర్తిగా నిండలేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 8లో



బోనాల సంబరాలు..

ఆషాఢమాసం చివరి ఆదివారం కావడంతో జిల్లాలోని ప్రాంతాల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. 9లో

గరిష్టం / కనిష్టం
30° / 24°

వాతావరణం

జిల్లాలో సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చిన్నపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.

న్యూస్‌రీల్

రామయ్యకు సువర్ణ పుష్పార్చన



స్వామివారి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకుడు

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్ర స్వామివారి దేవస్థాన అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్ల వారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామివారిని పల్లకీ సేవగా చిత్రకూట మండపానికి తీసుకొచ్చారు. అనంతరం అర్చకులు స్వామివార్లకు విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.

రామయ్య సేవలో..

శ్రీ సీతారామ చంద్రస్వామి వారిని ఆదివారం కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ముంబై ఐఐటీ ప్రొఫెసర్ కన్నన్ మౌడగలయ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వీరికి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలోని మూలమూర్తులకు పూజలు చేశారు. శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారి ఉపాలయంలో పండితులు ఆశీర్వచనం గావించారు. ఆలయ ఈఓ రమాదేవి స్వామివారి జ్ఞాపికను, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ఉమ్మడి జిల్లాలో నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన

ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమ, మంగళ వారాల్లో ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11.30 గంటలకు ఖమ్మం 31వ డివిజన్‌లో మోడ్రన్ మార్కెట్ యార్డు ఆధునికీకరణ పనులు పరిశీలిస్తారు. మంగళవారం ఉదయం 10 గంటలకు కొత్తగూడెంలోని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ క్యాంపస్, ఎంతఈ కాంప్లెక్స్‌ను సందర్శించి, అక్కడ జరిగే సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు కొత్తగూడెం నుంచి బయలుదేరి 3 గంటలకు రఘునాథపాలెం మండలం పరికలబోడు తండాకు చేరుకుంటారు. అక్కడ చింతగుర్తి రోడ్డుకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 4 గంటలకు ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో మైనారిటీలతో సమావేశం నిర్వహిస్తారని క్యాంప్ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.

'ఎర్త్‌సైన్సెస్'కు రేపు పరిశీలకుల రాక!



ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ

కొత్తగూడెంఅర్బన్: కేఎస్ఎంలోని మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఈ నెల 22న ఇన్‌చార్జ్ వైస్ చాన్స్‌లర్ యోగితారాణా, హయ్యర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన, కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ సందర్శించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూనివర్సిటీలో సదుపాయాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించినట్లు తెలుస్తోంది. సదుపాయాలు కల్పించాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు సమాచారం. పరిశీలకుల బృందం పర్యటనపై యూనివర్సిటీ ప్రిన్సిపాల్ జగన్మోహనరాజును సంప్రదించగా.. తనకు సమాచారం లేదని తెలిపారు.

ఆనాటి నిర్లక్ష్యం.. రూ.6 కోట్ల భారం!

అధికారుల నిర్లక్ష్యంతో సింగరేణి సంస్థపై అదనపు భారం పడుతోంది. పర్యవేక్షణ కొరవడి నాసిరకంగా నిర్మించిన సీహెచ్‌పీ (కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్) మరమ్మతులకు మళ్లీ రూ. కోట్లు వెచ్చించాల్సి వస్తోంది. అప్పటి అధికారుల కమీషన్ల కక్కుర్తి కారణంగా సత్తుపల్లిలో నిర్మించిన బంకర్లలో పగుళ్లు వచ్చాయి. ఫలితంగా బొగ్గు రవాణాకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది.

– సింగరేణి(కొత్తగూడెం)



సత్తుపల్లిలోని జేవీఆర్ సీహెచ్‌పీ

రూ.398 కోట్లతో నిర్మించిన సీహెచ్‌పీలో నాణ్యతలేమి

- బంకర్లలో పగుళ్లపై విచారణలో వెల్లడైన లోపాలు
- సింగరేణిలో గత అధికారుల పర్యవేక్షణపై అనుమానాలు
- మరమ్మతులకు టెండర్ పిలిచిన యాజమాన్యం

ప్రారంభించిన ఆరు నెలలకే పగుళ్లు..

సింగరేణి సంస్థ పరిధిలోని కొత్తగూడెం ఏరియాలో ప్రతి నెలా దాదాపు 13 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 145 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించి 11 ఏరియాల్లో కొత్తగూడెం అగ్రస్థానంలో నిలిచింది. ఏరియాలోని సత్తుపల్లిలోని జేవీఆర్, కిష్టారం ఓసీల నుంచి నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి అవుతోంది. ఇక్కడి నుంచి రవాణా సక్రమంగా సాగితే కంపెనీ నిర్దేశించుకున్న లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చనే ఆలోచనతో యాజమాన్యం సీహెచ్‌పీని నిర్మించింది. ఇందుకోసం సమంత కంపెనీకి రూ.398 కోట్లతో టెండర్ కట్టబెట్టింది. పనులు దక్కించుకున్న సంస్థ రెండున్నరేళ్లపాటు నిర్మాణ పనులు సాగించింది. సుమారు ఏడాదిన్నర క్రితం సీహెచ్‌పీ అందుబాటులోకి రాగా రైలు ద్వారా బొగ్గు రవాణా చేస్తున్నారు. కానీ ప్రారంభించిన ఆరు నెలలకే నాణ్యతాలోపాలు వెలుగుచూశాయి. సీహెచ్‌పీ బంకర్‌లో పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో ఏడాది నుంచి బొగ్గు రవాణాకు ఆటంకం కలుగుతోంది. రోజుకు 10 రేక్‌ల తరలించాల్సి ఉండగా, పగుళ్ల కారణంగా అతి కష్టంపై 5–6 రేక్‌లు కూడా దాటడం లేదు. వెరసి లక్ష్యం మేరకు ఉత్పత్తి సాగుతున్నా వినియోగదారులకు సకాలంలో బొగ్గు అందించలేకపోతున్నారు.



నాణ్యతాలోపంతో పగుళ్లు వచ్చిన బంకర్

సరిపడా మెటీరియల్ కూడా వాడలేదు..

జేవీఆర్, కిష్టారం ఓసీల నుంచి బొగ్గును రైలు మార్గం ద్వారా రవాణా చేసేందుకు 8 వేల టన్నుల కెపాసిటీ కలిగిన మూడు బంకర్లను నిర్మించారు. వాటిలో ఒక బంకర్‌లో పూర్తిగా, మరో బంకర్‌లో పాక్షికంగా పగుళ్లు వచ్చాయి. 8 వేల టన్నుల సామర్థ్యానికి సరిపడా మెటీరియల్ వాడాల్సి ఉండగా, కేవలం 6 వేల టన్నులకు తగిన మెటీరియలే వాడారని, అందుకే బంకర్‌లో బీటలు ఏర్పడ్డాయని కార్మికులు ఆరోపిస్తున్నారు.

మెయింటెనెన్స్ నిర్మాణ సంస్థదా? సింగరేణిదా?

సాధారణంగా పనులు పూర్తై అప్పగించాక కొన్నేళ్లపాటు నిర్మాణ సంస్థే మెయింటెనెన్స్‌కు బాధ్యత వహించాలి. కానీ టెండర్ అగ్రిమెంట్‌లో మెయింటెనెన్స్ విషయం పేర్కొన్నారా? లేదా అనే విషయం బహిర్గతం కావడంలేదు. పగుళ్లు ఏర్పడ్డా సదరు సంస్థ పట్టించుకోవడంలేదు. బీటల కారణంగా బంకర్ ఏడాది నుంచి నిరుపయోగంగా మారింది. ఇందుకు మరమ్మతులు చేపట్టేందుకు మరో రూ. ఆరు కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. ఈ పనుల రెన్యువేషన్ సింగరేణి యాజమాన్యం టెండర్లు పిలిచింది.

బాధ్యులపై చర్యలేవి?

రూ. 398 కోట్లతో చేపట్టిన పనులను ఆనాటి ఏరియా ఉన్నతాధికారి, సివిల్, క్వాలిటీ, విజిలెన్స్ అధికారులు పట్టించుకోలేదని కార్మికులు ఆరోపిస్తున్నారు. పనుల్లో నాణ్యత లోపించినా సింగరేణి విజిలెన్స్ ఎందుకు గుర్తించలేదనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. కనీసం 60 ఏళ్ల వరకు పటిష్టంగా ఉండాల్సిన సీహెచ్‌పీకి రెండేళ్లకే మరమ్మతులు చేపట్టాల్సివస్తోంది. ఈ నేపథ్యంలో సీహెచ్‌పీ మనుగడ నీలినీడలు అలుముకుంటున్నాయి. ఇందుకు కారణమైన అప్పటి అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కార్మికులు, కార్మిక నాయకులు ప్రశ్నిస్తున్నారు.

డిజైన్‌లోనే లోపం

నిర్మాణ పనులను అప్పటి జీఎం, ఇతర విభాగాల అధికారులు పర్యవేక్షించకుండా కాంట్రాక్టర్ నుంచి కమీషన్లు దండుకున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో ఆరు నెలలకే సీహెచ్‌పీ బంకర్‌లో బీటలు వారాయని పేర్కొన్నారు. పగుళ్లు ఏర్పడి కూలేందుకు సిద్ధంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయమై సంస్థ సెంట్రల్ మైనింగ్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్‌స్టిట్యూట్ ద్వారా విచారణ జరిపించగా డిజైన్‌లోనే లోపముందని, బంకర్ నిర్మాణానికి నాణ్యమైన సామగ్రి వాడలేదని తేలింది.

బ్లాక్ లిస్ట్‌లో పెట్టాం..



సత్తుపల్లిలోని సీహెచ్‌పీ బంకర్‌లో పగుళ్లపై విచారణ చేయించగా నిర్మాణ సంస్థ నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని తేలింది. సమంత కంపెనీ సింగరేణిలో ఏ పని చేయకుండా బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాం. కోల్‌ఇండియా పరిధిలోనూ పనులు ఇవ్వొద్దని లేఖ రాశాం. సత్తుపల్లి నుంచి బొగ్గు రవాణాకు అంతరాయం ఏర్పడకుండా మరమ్మతులకు టెండర్ పిలిచాం. – శాలేంరాజు, కొత్తగూడెం ఏరియా జీఎం

'జీఎస్‌టీ'తో సమస్యలు పరిష్కరించాలి

ముంబై ఐఐటీ ప్రొఫెసర్ కన్నన్ మౌడగలయ

భద్రాచలంటౌన్: ఓపెన్ సోర్స్ జియో స్పెషల్ టెక్నాలజీ (జీఎస్‌టీ) ద్వారా విద్యార్థులు, అధికారుల భాగస్వామ్యంతో సమస్యలను స్థానికంగానే పరిష్కరించేలా కృషి చేయాలని ప్రిన్సిపాల్ ఇన్వెస్ట్ గ్రేటర్ ఆఫ్ ద ఫోజ్ ప్రాజెక్ట్, బాంబే ఐఐటీ ప్రొఫెసర్ కన్నన్ మౌడగలయ సూచించారు. భద్రాచలం ఐటీడీఏ ద్వారా గిరిజనులకు అందిస్తున్న స్వయం ఉపాధి, సంక్షేమ పథకాలతో కలుగుతున్న ఉపయోగాలను తెలుసుకునేందుకు వైటీసీ, ట్రైబల్ మ్యూజియంను ఆదివారం ఆయన కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ బి.రాహుల్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మాట్లాడుతూ గిరిజనులు సాంకేతిక పరంగా, అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లే మార్గాన్ని చూపించాలని చెప్పారు. గిరిజనులు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందేలా, ఆర్థికంగా నిలదొక్కుకునేలా కృషి చేయడంతో కలెక్టర్‌కు ఓపెన్ సోర్స్ జీఐఎస్ కోహర్ట్ అవార్డులను అందించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే కలెక్టర్ ప్రజలకు సూచించిన ఆదాయ మార్గాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు కాపాడేందుకు మ్యూజియంను ఏర్పాటు చేయడంపై ఐటీడీఏ పీఓను అభినందించారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ గిరిజన నిరుద్యోగులు జీవనోపాధి పొందేలా వైటీసీ ద్వారా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. మట్టితో ఇటుకలు తయారుచేసి జీవనోపాధి పెంపొందించుకునేలా శిక్షణ ఇచ్చామని, అందుకు సంబంధించిన యంత్రాలను సబ్సిడీపై అందించామని వివరించారు. ఐటీడీఏ పరిపాలన అధికారి సున్నం రాంబాబు, మేనేజర్ ఆదినారాయణ, ఆర్ఐ నరసింహారావు, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



మ్యూజియంలో పరిశీలిస్తున్న ప్రొఫెసర్ కన్నన్ మౌడగలయ, కలెక్టర్ జితేష్, పీఓ రాహుల్

బయోచార్‌ను ఎరువుగా ఉపయోగించాలి

సుజాతనగర్: రైతులు బయోచార్‌ను పంటలకు ఎరువుగా ఉపయోగించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. రాఘవపురం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బయోచార్ యూనిట్ ప్రక్రియను ఆదివారం ఆయన బాంబే ఐఐటీ ప్రొఫెసర్ కన్నన్ మౌడగలయతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో విరివిగా లభించే తుమ్మ చెట్టు కొమ్మలు, రహదారులు, కరెంట్ తీగలకు అడ్డంగా ఉన్న కొమ్మలను ఉపయోగించి తయారు చేయాలని సూచించారు.

నేడు ప్రజావాణి రద్దు

సూపర్‌బజార్(కొత్తగూడెం): బోనాల పండుగ సందర్భంగా సోమవారం ప్రభుత్వ సెలవు కావడంతో కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తులు అందజేసేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని సూచించారు.

గిరిజన దర్బార్ రద్దు..

భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో జరిగే గిరిజన దర్బార్ సోమవారం రద్దు చేసినట్లు పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు కావడంతో ఐటీడీఏ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండరని పేర్కొన్నారు.

'ఉపాధి'లో వేతన వెతలు

- నాలుగు నెలలుగా అందని జీతభత్యాలు
- తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు
- జిల్లాలో 459 మంది ఉపాధి హామీ సిబ్బంది



ఉపాధి పనులు పర్యవేక్షిస్తున్న సిబ్బంది(ఫైల్)

చుంచుపల్లి: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బందికి నాలుగు నెలలుగా వేతనాలందడంలేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. 2006లో పథకం ప్రారంభమైనప్పటి నుంచి పని చేస్తున్నా ఉద్యోగ భద్రత లేదు. పే స్కేల్ అమలు చేయడంలేదు. వేతనాలు, పే స్కేల్ విషయంలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చడంలేదు. ఉపాధిహామీ పనుల్లో పారదర్శకత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం స్పర్శ పేరిట డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌లో సిబ్బంది వివరాల నమోదు చేయడంలో జాప్యం జరుగుతుండటంతో వేతనాల చెల్లింపు ఆలస్యమవుతోందని చెబుతున్నారు. నెలల తరబడి జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారమవుతోందని ఆవేదన చెందుతున్నారు.

పెరుగుతున్న పనిభారం

ఉపాధిహామీ పథకంలో జిల్లావ్యాప్తంగా 459 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో ఏపీఓలు, సాంకేతిక సలహాదారులు (ఈసీలు), సాంకేతిక సహాయకులు(టీఏలు), కంప్యూటర్ ఆపరేటర్లు, క్షేత్ర సహాయకులు, ఇతర సిబ్బంది ఉన్నారు. ఒక వైపు సకాలంలో వేతనాలు రాక ఇబ్బందులు పడుతుంటే మరోవైపు ఖాళీలతో అదనపు బాధ్యతలు తప్పడం లేదు. జిల్లాలో 481 పంచాయతీలు, 22 మండలాలు ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన కొత్త పంచాయతీల్లో క్షేత్ర సహాయకులను నియమించలేదు. ఒక్కో గ్రామంలో కనీసం నాలుగైదు ప్రాంతాల్లో కూలీలు పనులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిబ్బందిపై పనిభారం పడుతోంది. ఆ ప్రదేశాలను సందర్శించాలంటే ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయని సాంకేతిక సహాయకులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని, అదనపు సిబ్బందిని నియమించాలని పలువురు కోరుతున్నారు.

ఇవీ సిబ్బంది బాధ్యతలు..

ఉపాధి సిబ్బంది గ్రామంలో ఉపాధి కూలీలతో పనులు చేయించాలి. మస్టర్ల నమోదు, కొలతలు వేయాలి. గ్రామ నర్సరీల నిర్వహణ, చెట్ల పెంపకం వంటివి పర్యవేక్షించాలి. గ్రామసభల్లో గుర్తించిన, రైతులు దరఖాస్తు చేసుకున్న పనులను కంప్యూటర్లలో నమోదు చేయాలి. కూలీల కోసం గ్రామసభల్లో పనులను గుర్తించాలి. కొలతల ప్రకారం పనులను పంచాయతీ కార్యదర్శి, ఎస్ఏలు, సీనియర్ మేట్లకు అప్పగించాలి. గ్రామాల్లో మేట్లు ఇచ్చిన కొలతలు సరిగా ఉన్నాయో లేవో ప్రతీ వారం తనిఖీ చేయాలి. వారం చివరలో పనుల కొలతలను మస్టర్లలో నమోదు చేయాలి. ఎంబీ పుస్తకంలో నమోదు చేసి ఇంజినీర్ కన్సల్టెన్సీకి నివేదించాలి.

జిల్లాలోని ఉపాధి సిబ్బంది వివరాలు	ఏపీఓలు	ఈసీలు	టీఏలు	కంప్యూటర్ ఆపరేటర్లు	క్షేత్ర సహాయకులు
	21	21	105	72	240

భారంగా కుటుంబ పోషణ..



చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నాం. నెలల తరబడి జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రభుత్వం పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి.

–పి.నాగరాజు, ఈసీ


పని ఒత్తిడి పెరిగింది



ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తూ గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములం అవుతున్నాం. కొన్నేళ్లుగా పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడంతో ఉన్న వారిపైనే భారం పడుతోంది.

–దేవదాస్, ఎఫ్ఏ

శాకాంబరీ దేవిగా పెద్దమ్మతల్లి





పెద్దమ్మతల్లి అమ్మవారు శ్రీశాకాంబరీదేవిగా దర్శనం ఇచ్చారు. ఆషాఢ మాసం చివరి ఆదివారం కావడంతో అర్చకులు పండ్లు, కూరగాయలతో అలంకరించారు. విశేష పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. బోనాలు, తలనీలాలు సమర్పించారు. శివాలయంలోని శివలింగాన్ని కూరగాయలతో అలంకరించి పూజలు జరిపారు. –పాల్వంచరూరల్

విద్యార్థులు క్రీడా పోటీల్లో రాణించాలి

కొత్తగూడెంఅర్బన్/కొత్తగూడెంటౌన్: విద్యార్థులు విద్యతో పాటు క్రీడా పోటీల్లో కూడా రాణించాలని జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ చీఫ్ ప్యాట్రన్, జై భీమ్ రావ్ భారత్ పార్టీ (జేబీపీ) రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రగతి మైదానంలో సబ్ జూనియర్స్ బాలురు, బాలికల బాక్సింగ్ పోటీలు నిర్వహించగా, ఆయన విజేతలకు పతకాలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ ప్రతిభ చూపిన బాలబాలికలను జిల్లా జట్టుకు ఎంపిక చేశామని తెలిపారు. వీరిని ఈ నెల 25, 26, 27వ తేదీల్లో నిర్వహించే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. బాలుర విభాగంలో ఆర్.గణేష్, ఆర్.ఉదయ్, ఎస్.కె.అసిమ్ ఆలీ, జెస్విత్, వి.సాయి కిరణ్, కె.అరుణ్‌కృష్ణ, డి.హేమంత్, కె.మధు, కె.సోహిత్ చంద్ర, బాలికల విభాగంలో ఏ.ప్రవళిక, ఎం.హనిత్య శ్రీ, లోక్షిత, కె.శరణ్య, డి.సుప్రియ, కె.అమృత వర్షిణి, బి.కీర్తన ఎంపికయ్యారని వివరించారు. ఈ కార్యక్రమంలో బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోత్ రాజా, జిల్లా ఉపాధ్యక్షుడు ఎండీ షమీ ఉద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి వై.శివసుబ్రమణ్యం, కోచ్ జి.ఈశ్వర్, సహాయ కోచ్ బానోతు సాగర్ తదితరులు పాల్గొన్నారు.



రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులతో బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు

శిథిలాలు ఎప్పుడు తొలగిస్తారో..?

- మాడ వీధుల విస్తరణకు ఇళ్లు, దుకాణాల కూల్చివేత
- రెండు నెలలు గడిచినా ఇంకా తొలగించని అధికారులు
- భూ సేకరణ పూర్తయితేనే రామాలయ అభివృద్ధి పనులు..



రామాలయం వద్ద తొలగించని శిథిలాలు

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి తొలుత మాడ వీధుల విస్తరణ చేపట్టారు. ఆలయానికి రెండు వైపులా ఉన్న ఇళ్లు, దుకాణాల యజమానులకు నష్టపరిహారం అందజేశారు. గత మే నెల 25 నుంచి సదరు దుకాణాలు, ఇళ్లను తొలగించి, స్థలాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానీ కూల్చి రెండు నెలలు గడుస్తున్నా శిథిలాలు తొలగించకపోవడంతో ఆలయానికి రెండు వైపులా గుట్టల్లా దర్శనమిస్తున్నాయి. వీవీఐపీలు ఎంట్రన్స్, తూర్పు మెట్ల వైపు లడ్డూ కౌంటర్లకు వరకు అడ్డుగా ఉన్నాయి.

రోడ్లపై శిథిలాలు.. భక్తులకు ఇక్కట్లు

దేవస్థానం తూర్పు, ఉత్తర దిక్కుల్లో సాధారణంగా వీధులు చాలా ఇరుకుగా ఉంటాయి. ఇటీవల కాలంలో రామాలయానికి భక్తుల రద్దీ అధికంగా పెరిగింది. ఈ నేపథ్యంలో రోడ్లపై శిథిలాలు ఉండటంతో స్వామివారి దర్శనానికి వెళ్లే వృద్ధులు, దివ్యాంగులు, వీఐపీలు ఇబ్బంది పడుతున్నారు. ఇటువైపు వచ్చే కార్లు, ఆటోలతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. కిందివైపు వెళ్లే మార్గం మూసివేయడంతో ఇక్కడే వాహనాలను మళ్లించాలన్నా, వాటి నడుమనే భక్తులు దర్శనానికి వెళ్లాలన్నా ఇక్కట్లు తప్పడంలేదు. తోపుడు బండ్లకు చోటు లేకపోవడంతో చిరువ్యాపారులు సైతం ఉపాధి కోల్పోతున్నారు.

ఆ నాలుగు ఇంకా కూల్చలే..

మాడ వీధుల విస్తరణకు ప్రభుత్వం భూ సేకరణ, ఇతర పనులకు తొలి విడతగా రూ.60.20 కోట్ల నిధులు మంజూరు చేసింది. దీంతో భూ సేకరణ కోసం 40 కుటుంబాలకు రూ.34.45 కోట్ల పరిహారం కేటాయించారు. 32 మంది బాధితులు నష్టపరిహారం పాక్షికంగా తీసుకుని ఇళ్లను ఖాళీ చేశారు. మరో ఎనిమిది కుటుంబాల వారు అధిక నష్టపరిహారం డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులు పలు దఫాలు చర్చించి, పరిహారం పెంచడంతో ఖాళీ చేసేందుకు ఒప్పుకున్నారు. కానీ భూ సేకరణ మాత్రం పూర్తి కాలేదు. ఆ ఇళ్ల భవనాలు అలాగే ఉండగా, అందులో వ్యాపారాలను సైతం కొనసాగిస్తున్నారు. మాడ వీధుల విస్తరణకు అడ్డుగా ఉన్న ఆ ఇళ్లను కూల్చాలని, ఇప్పటికే కూల్చిన శిథిలాలను తొలగించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

భూ సేకరణ పూర్తయితేనే..

రెవెన్యూ అధికారులు శిథిలాలు తొలగించి ఆ భూములను ఆలయానికి అప్పగించాలి. ఆ తర్వాతే అభివృద్ధి పనులు మొదలవుతాయి. మాడ వీధుల విస్తరణ పూర్తయితేనే మాస్టర్‌ప్లాన్ రూపకల్పన, నిధుల విడుదల జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో భూ సేకరణ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఉంది.

వారం రోజుల్లో పూర్తి చేస్తాం



భక్తుల ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయి. రెండు, మూడు రోజుల్లో మిగిలిన ఇళ్లను కూల్చే పనులు ప్రారంభమవుతాయి. అనంతరం ఆ శిథిలాలను తొలగించి దేవస్థానానికి అప్పగిస్తాం. వారం రోజుల్లో భూ సేకరణ ప్రక్రియ పూర్తవుతుంది.

– కొల్లు దామోదర్ రావు, ఆర్డీఓ, భద్రాచలం

క్లుప్తంగా

కిన్నెరసానిలో పర్యాటకుల సందడి



జింకలను వీక్షిస్తున్న పర్యాటకులు

పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు పొరుగు జిల్లాల నుంచి కూడా సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్‌పైనుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 637 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.36,720 ఆదాయం లభించింది. 400 మంది బోటు షికారు చేయగా ద్వారా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.19,450 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

అసత్య ప్రచారాలు నమ్మొద్దు

భద్రాచలంటౌన్: విశాఖపట్నంలోని బీచ్ రోడ్‌లో అయోధ్య రెప్లికే టెంపుల్‌లో శ్రీ సీతారామ చంద్ర స్వామి వారి కల్యాణం నిర్వహిస్తున్నట్లు వస్తున్న ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని భద్రాద్రి దేవస్థాన ఈఓ ఎల్.రమాదేవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాద్రి దేవస్థానానికి చెందిన ఆస్థాన పండితులు వస్తున్నారని ప్రచారం చేసి కల్యాణం నిమిత్తం సుమారు రూ.3 వేలు భక్తుల నుంచి వసూలు చేస్తున్నట్లు దేవస్థాన అధికారులకు ఓ వీడియో ద్వారా తెలిసిందని ఆమె పేర్కొన్నారు. ఈ ప్రచారంతో భద్రాచలం దేవస్థానానికి ఎటువంటి సంబంధం లేదని, దేవస్థానం వారికి తెలియకుండా ఇటువంటి కార్యక్రమం కల్యాణాలు నిర్వహించుట చట్టరీత్యా నేరమని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొని భక్తులు మోసపోవద్దని ఈఓ సూచించారు.

అక్రమంగా పామాయిల్ గెలల కొనుగోలు

దమ్మపేట: ఓ రైతుకు చెందిన పామాయిల్ గెలలను బెల్ట్ షాపు నిర్వాహకుడు అక్రమంగా కొనుగోలు చేసిన ఘటన మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని గుత్తవారిగూడెం గ్రామానికి చెందిన చెలమాల రాము తన పామాయిల్ తోటలో గెలలు కోసి, ట్రాక్టర్‌లో అప్పారావుపేట ఫ్యాక్టరీకి పంపించాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ డ్రైవర్.. ఐదు క్వింటాళ్ల గెలలను దమ్మపేటలోని ఓ బెల్ట్ షాపు నిర్వాహకుడికి అక్రమంగా విక్రయించాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న రైతు మరి కొందరు రైతులతో కలసి సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేశాడు. అదే ప్రాంతంలో వేరే రైతులకు చెందిన పామాయిల్ గెలలు కూడా ఉండడాన్ని గమనించిన రైతులు అక్రమంగా ఎందుకు కొనుగోలు చేస్తున్నావంటూ బెల్ట్ షాపు నిర్వాహకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్టు బాధిత రైతు తెలిపాడు.

చదువుతోనే సమాజ మార్పు



మాట్లాడుతున్న శ్రీధర్

కొత్తగూడెంఅర్బన్: చదువుతోనే సమాజ మార్పు సాధ్యమవుతుందని బామ్‌సెఫ్ నేషనల్ కేడర్ తెలంగాణ ఇన్‌చార్జ్ నల్ల శ్రీధర్ అన్నారు. ఆదివారం రామవరం ఎస్‌సీబీనగర్‌లోని ఓ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరికీ రాజ్యాంగంపై అవగాహన ఉండాలని సూచించారు. కార్యక్రమంలో మొక్కల వెంకటయ్య, మొక్కల రాజశేఖర్, చిరంజీవి ఆఫాన్, సంతోష్ కుమార్, బాసిత్, సుగుణారావు, ఎస్.వెంకటేశ్వర్లు, గోనె శ్రీకాంత్, బాలశౌరి, మల్లెల రామనాథం, కొండ పెద్దన్న, శివ, నబీ సాహెబ్, పర్వీన్, వేంకటముత్యం, కృష్ణయ్య, ఛత్రునాయక్, ప్రసాద్ పాల్గొన్నారు.

జయప్రదం చేయండి

ఖమ్మం సహకారనగర్: ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యాననిర్వహించనున్న దశలవారీ పోరాటాలను జయప్రదం చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గాభవాని కోరారు. ఆదివారం ఆన్‌లైన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మొదటి దశగా ఈ నెల 23, 24 తేదీల్లో మండల కేంద్రాల్లో అధికారులకు వినతిపత్రం, రెండో దశలో ఆగస్టు 1న జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా, మూడో దశలో ఆగస్టు 23న చలో హైదరాబాద్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు జీ.వీ.నాగమల్లేశ్వరరావు, బుర్రి వెంకన్న, షమీ, రాంబాబు, రాందాస్, నరసయ్య, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

యువకుడిపై పోక్సో కేసు నమోదు

ఖమ్మంక్రైం : బాలికను మాయమాటలతో మోసం చేసి ప్రేమ పేరుతో లోబర్చుకున్న యువకుడిపై ఖమ్మం టూటౌన్ పోలీసులు ఆదివారం పోక్సో కేసు నమోదు చేశారు. వీఎం బంజర్‌కు చెందిన తేజ ఈశ్వర్ కారు డ్రైవర్‌గా పనిచేస్తూ ఖమ్మం టూటౌన్ ప్రాంతంలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. సత్తుపల్లి మండలానికి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో ఖమ్మంలోని తన గదికి తీసుకొచ్చి లోబర్చుకున్నాడు. దీంతో బాధితురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయగా ఈశ్వర్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు.

చెరువులు వెలవెల



జగన్నాథపురం చెరువులోకి స్వల్పంగా చేరిన నీళ్లు



తాలిపేరు నుంచి దిగువకు విడుదల అవుతున్న వరద నీరు

- ఇప్పటివరకు అలుగుపోసింది ఒకే ఒక్కటి
- ఆందోళన చెందుతున్న ఆయకట్టు రైతులు
- పూర్తిగా నిండి జలకళ సంతరించుకున్న జలాశయాలు

పాల్వంచరూరల్: గత నెలలో, ఈ నెల మొదటి వారంలో కురిసిన వర్షాలకు జిల్లాలోని జలాశయాలు నిండుకుండలా మారాయి. చెరువుల్లో మాత్రం వెలవెలబోతున్నాయి. జిల్లాలో మొత్తం 2,364 చెరువులు ఉండగా, ఒక్క చెరువు కూడా పూర్తిగా నిండలేదు. దీంతో ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందుతున్నారు.

నిండిన ప్రాజెక్టులు

జిల్లాలో మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు తాలిపేరు, కిన్నెరసాని, పెద్దవాగు, మూకమామిడి ఉన్నాయి. తాలిపేరు పూర్తిస్థాయి నీటిమట్టం 74.00 మీటర్లు కాగా ఆయకట్టు 24,700 ఎకరాలు ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు వరదనీరు వచ్చి చేరడంతో ప్రాజెక్ట్ పూర్తిగా నిండింది. కిన్నెరసాని ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 407 అడుగులుకాగా, ప్రస్తుతం నీటిమట్టం 399 అడుగులకు చేరింది. ఆయకట్టు 10 వేల ఎకరాలు ఉంది. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 21 అడుగులుకాగా, సుమారు 16 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 2,360 తెలంగాణలో ఉండగా, మిగతా ఆయకట్టు ఆంధ్రాలో ఉంది. కాగా గతేడాది గండిపడటంతో ప్రాజెక్ట్‌లో నీరు నిలవడంలేదు. తాత్కాలికంగా రింగ్‌బండ్ నిర్మించినా కొద్దిమేర మాత్రమే జలాలు ఉన్నాయి. ములకలపల్లి మండలంలోని మూకమామిడి ప్రాజెక్ట్ నీటి నిల్వ సామర్థ్యం 120 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 118 అడుగులకు చేరింది. ఆయకట్టు 3,250 ఎకరాలు సాగవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోకి మరో రెండు ఫీట్లు చేరితే గరిష్టస్థాయికి నీటిమట్టం చేరుతుంది

ఈఏడాది వర్షాలు తక్కువే..



గతేడాదికంటే ఈ సంవత్సరాలు వర్షాలు తక్కువగా కురిశాయి. దీంతో జిల్లాలోని చెరువుల్లోకి నీళ్లు చేరలేదు. జలాశయాలు మాత్రం నిండి కళకళలాడుతున్నాయి. కిన్నెరసానిలోకి ఇన్ ఫ్లో పెరుగగా, కొద్దిమేర జలాలను దిగువకు వదిలాం. చెరువుల్లోకి మాత్రం పూర్తిస్థాయి నీళ్లు చేరలేదు. ఈ నెలాఖరులోగా భారీ వర్షాలు కురిస్తే చెరువులు నిండే అవకాశం ఉంది.

-శ్రీనివాసరెడ్డి, జిల్లా నీటి జలవనరులశాఖ

చెరువుల్లోకి ఏ మేర నీరు చేరిందంటే...	మొత్తం చెరువులు	25 శాతం నిండినవి	50 శాతం వరకు	75శాతం వరకు	100శాతం వరకు
	2,364	2004	354	05	01

మారిన 'షెల్టర్'..



బస్సుల రాకపోకల కోసం వేచి ఉండే బస్ షెల్టర్ ఇప్పుడు బైకుల స్టాండ్‌గా మారిపోయింది. ఇల్లెందు పట్టణంలోని జేకే బస్టాప్‌లో ఏర్పాటు చేసిన ఓ బస్ షెల్టర్ నిండా బైకులను నిలిపారు. దీంతో అక్కడ ప్రయాణికులు వేచి ఉండేందుకు స్థలం లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వచ్చిన సమయాన అందులో ప్రయాణికులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

– ఇల్లెందు

తపాలా నూతన సాంకేతికతపై అవగాహన



అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న తపాలా అధికారులు, ఉద్యోగులు

ఖమ్మంగాంధీచౌక్: దేశ వ్యాప్తంగా తపాలా శాఖలో ఈ నెల 22 నుంచి అమలు చేస్తున్న ఐటీ-2.0 నూతన సాంకేతిక విధానంపై ఖమ్మం డివిజన్ తపాలా పరిధిలోని ఉద్యోగులకు ఆదివారం స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వి.వీరభద్రస్వామి మాట్లాడుతూ.. నూతన సాంకేతిక విధానంలో తపాలా సేవలు సురక్షితంగా, వేగవంతంగా సాగనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షకులుగా బి.హుస్సేన్, పి.శ్రీకాంత్, పుల్లారావులు వ్యవహరించారు.

పిల్లలను ఉన్నతంగా చదివించాలి



వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న డాక్టర్, చిత్రంలో ఎస్పీ రోహిత్ రాజు తదితరులు

జూలూరుపాడు: పిల్లలను తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదివించాలని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. ఆదివారం నల్లబండబోడు గ్రామంలో కొత్తగూడెం పట్టణానికి చెందిన ప్రైవేట్ ఆస్పత్రులు, ప్రెస్‌క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం వైద్యులు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, జూలూరుపాడు సీఐ ఇంద్రసేనా రెడ్డి, ఎస్‌ఐ బాదావత్ రవి, డాక్టర్ బాబూరావు, డాక్టర్ రాజశేఖర్ అయ్యప్ప, డాక్టర్ స్రవంతి, కాకర్ల శ్రీసంతాన వేణుగోపాలస్వామి, ఆలయ చైర్మన్ ఢిల్లీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ఆశ్రమ పాఠశాలలో ఇంటెలిజెన్స్ తనిఖీ



వివరాలు నమోదు చేస్తున్న అధికారులు

ఇల్లెందురూరల్: మండలంలోని రొంపేడు బాలికల ఆశ్రమ పాఠశాలను ఆదివారం ఇంటెలిజెన్స్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో విద్యార్థుల రోజువారి హాజరు వివరాలు, కిచెన్, వసతి, తరగతి గదుల్లో సౌకర్యాలు, స్టోర్ రూంలో నిల్వ ఉన్న సరుకులు, వాటికి సంబంధించిన రిజిస్టర్లు, విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యత వంటి విషయాలను అంశాల వారీగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ ఎస్సై కృష్ణమూర్తి, ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం పద్మ, ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు పాల్గొన్నారు.

పండితాపురంలో చోరీ..



చెల్లాచెదురుగా పడి ఉన్న సామాన్లు

కామేపల్లి: ఇంటి తాళం వేసి ఊరెళ్లిన ఓ ఇంట్లో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని పండితాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బోడేపూడి అనురాధ ఇటీవల హైదరాబాద్‌లో ఉన్న తన కుమారుడి వద్దకు వెళ్లింది. ఈక్రమంలో ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన దొంగలు శనివారం రాత్రి గేటు, ఇంటి తాళాలు పగలకొట్టి చోరీకి పాల్పడ్డారు. ఈనేపథ్యాన ఆదివారం పని మనిషి ఇంటి ఆవరణాన్ని ఊడ్చేందుకు వెళ్లగా.. గేటు తాళాలు తీసి ఉండడంతో అనుమానం వచ్చి ఇంటి వెనకకు వెళ్లగా తలుపు పగలకొట్టి ఉంది. దీంతో చోరీ జరిగిందని గుర్తించి స్థానికులతో కలిసి ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా.. ఇంట్లోని వస్తువులు చెల్లాచెదురుగా పడేసి ఉండడంతో పాటు బీరువాలోని సుమారు నాలుగు కేజీల వెండి వస్తువులు, ఆభరణాలతో పాటు పట్టు చీరలను దోచుకెళ్లినట్లు గుర్తించారు.

మల్లెలమడుగులో..

అశ్వాపురం: మండల పరిధిలోని మల్లెలమడుగు గ్రామంలో పట్టపగలే చోరీ జరిగింది. గ్రామానికి చెందిన కొండా తిరుపతయ్య దంపతులు ఆదివారం ఉదయం 11 గంటల సమయాన ఇంటికి తాళం వేసి భద్రాచలంలోని కుమార్తె ఇంటికి వెళ్లారు. తిరిగి సాయంత్రం 4గంటల సమయాన ఇంటికి రాగా ఇంటి వెనుక ద్వారం తీసి ఉండడాన్ని గమనించి ఇంట్లోకి వెళ్లి చూడగా.. బీరువాలోని సుమారు 20 తులాల బంగారు ఆభరణాలు దొంగిలించినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. సీఐ అశోక్‌రెడ్డి చోరీ ఘటనను పరిశీలించి విచారించారు. క్లూస్ టీం ఫింగర్‌ప్రింట్లు సేకరించారు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు..

చింతకాని: మండలంలోని లచ్చగూడెం గ్రామ సమీపాన శనివారం ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టగా బోనకల్ మండలం తూటికుంట్ల గ్రామానికి చెందిన కంచర్ల వెంకటేశ్వర్లు, చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన నర్మదలకు గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం వెంకటేశ్వర్లు ఆదివారం తన ద్విచక్ర వాహనంపై తూటికుంట్ల గ్రామం నుంచి ఖమ్మం వెళ్తుండగా.. లచ్చగూడెం గ్రామంలో నర్మద అతడిని లిఫ్ట్ అడిగి ఎక్కింది. ఈక్రమంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో వారిరువురికి గాయాలు కాగా వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై నాగుల్‌మీరా కేసు నమోదు చేశారు.

విద్యార్థినికి పాముకాటు

దుమ్ముగూడెం: మండలంలోని గౌరారం ఆశ్రమ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న పైడిగూడెం గ్రామానికి చెందిన కంగాల నవ్యశ్రీ ఆదివారం పాముకాటుకు గురైంది. హాస్టల్ ఆవరణలో తోటి విద్యార్థులతో ఉండగా పాము కరిచింది. దీంతో హాస్టల్ వార్డెన్ లక్ష్మీపతి హుటాహుటిన ములకపాడు వైద్యశాలకు, అక్కడి నుంచి భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.

డ్రంకెన్ డ్రైవ్‌లో 44 కేసులు...

ఖమ్మం క్రైం: నగరంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యాన శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 44కేసులు నమోదైనట్లు ట్రాఫిక్ సీఐ బెల్లం సత్యనారాయణ తెలిపారు. ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 6 కార్లు, 2 ఆటోలు, 36 మంది మద్యం సేవించి బైక్ నడుపుతున్నట్లు గుర్తించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే రెండు నంబర్‌ప్లేట్ లేని బైక్‌లు, సైలెన్సర్ మార్చిన బైక్‌లను సీజ్ చేశామన్నారు. వాహనచోదకులు విధిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడుపరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు రవి, రాము, సాగర్, అమీర్, అలీ, వెంకటేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

దాడి ఘటనలో ఇద్దరిపై..

రఘునాథపాలెం: మండలంలోని గణేశ్వరంలో ఆదివారం ఇంటి స్థల వివాదంతో దంపతులు దాడి చేసి మహిళను గాయపరిచిన ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గ్రామానికి చెందిన కొర్రా బుజ్జి ఇంటి పక్కనే మరిది బలరాం కుటుంబం నివసిస్తోంది. ఆయన ఇంటి నిర్మాణ సమయంలో బుజ్జి ఇంటి స్థలంలోని మూడు అడుగుల మేర ఆక్రమించాడు. తాను కూడా ఇల్లు నిర్మించుకోవాలని, తన స్థలంలో చేపట్టిన నిర్మాణాన్ని తొలగించాలని కోరగా వివాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన బలరాం, అతడి భార్య అనసూయ దాడి చేయడంతో బుజ్జి తల పగిలి గాయపడింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

వరి పైరుకు ఊతమిచ్చేలా..

- అధిక దిగుబడులకు అజోల్లా దోహదం
- పశువుల మేతగా వినియోగం
- రైతులకు అవగాహన సదస్సులు



ములకలపల్లి మండలం పగళ్లపాడు రైతు వేదికలో అవగాహన కల్పిస్తున్న ఏఈఈఓ రాహుల్‌గాంధీ

సూపర్‌బజార్(కొత్తగూడెం): రసాయన ఎరువులు తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు రైతాంగం దృష్టి మరల్చడానికి, నాణ్యమైన దిగుబడులు సాధించడానికి వ్యవసాయ అధికారులు దృష్టి సారించి ఆ దిశగా రైతాంగాన్ని క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే బయోచార్ ద్వారా అధిక దిగుబడులు, వ్యవసాయానికి పెట్టుబడులు తగ్గించుకోవచ్చని కలెక్టర్ స్థాయి నుంచి వ్యవసాయ అధికారులు, కింది స్థాయి వరకు రైతాంగాన్ని చైతన్యం చేయడంలో నిమగ్నమై ప్రయోగాత్మకంగా వివరిస్తున్నారు. అదే విధంగా వరికి ఎంతో ఉపయోగమైన అజోల్లా పెంపకం, వాడకంపై అధికారులు దృష్టి సారించి రైతులను చైతన్యపరుస్తున్నారు.

ఎక్కువ పోషణ..

అజోల్లా వాడకం వల్ల భూసారం పెరుగుతుంది. హెక్టారుకు 30 నుంచి 40 కిలోల నత్రజని సహజంగా అందిస్తుంది. పశువుల మేతగా ఉపయోగపడుతూ వ్యయాన్ని తగ్గిస్తుంది. ఇప్పటి వరకు మేలైన గడ్డి జాతులైన బెర్సీం, లూసర్న్, అలసంద మొక్కల కంటే 25 నుంచి 30 శాతం ప్రోటీన్లు ఎక్కువగా ఉండి మంచి పోషణ ఇస్తుందని పరిశోధనలో వెల్లడైంది. కాగా దీని వాడకంపై చాలామంది రైతులకు అవగాహన లేదు.

పెంచే విధానం..

- వారం రోజుల్లో పెరిగే అజోల్లాలను ఇంటి పెరటిపైన, డాబాలపై ఇలా ఎక్కడైనా పెంచుకోవచ్చు.
- సూర్యరశ్మి నేరుగా బెడ్లపై పడకుండా పాక్షికంగా నీడ ఉండేలా చర్యలు తీసుకోవాలి. రైతులు ముందుగా 10సెం.మీ లోతు, 2.25 మీటర్ల వెడల్పుతో తొట్లను తయారు చేసుకుని భూమిని నలువైపులా చదరంగా ఉండేలా చూడాలి.
- ఒక వరుసలో ఇటుకలు అడ్డంగా నిలబెడుతూ సమానంగా పరుచుకుంటూ వెళ్లాలి.
- గుంతలో ఎక్కువగా ఉన్న నీరు బయటకు పోయేలా ఒక ఇటుకను బోర్లా పరిస్తే సరిపోతుంది. ఇటుకలే కాకుండా రైతులు తమకు అందుబాటులో ఉన్న వాటిని తొట్టిలాగా నిర్మించుకోవచ్చు.
- తయారు చేసుకున్న మడిలో కప్పడానికి 2.5 మీటర్ల పొడవు, 1.75 మీటర్ల వెడల్పు, 150 జీఎస్ఎం మందం కలిగిన పాలిథీన్ షీట్‌ను ఉపయోగించాలి.
- తొట్టిలోతు 10 సెం.మీకు మించకుండా.. 30 నుంచి 35 కిలోల సారవంతమైన మట్టిని జల్లెడపట్టి మెత్తటి మట్టిని షీట్‌మీద సమానంగా పరిస్తే సరిపోతుంది.

జాగ్రత్తలు.. ఉపయోగాలు..

- వరి నాటిన తరువాత సుమారు 200 కిలోల అజోల్లా జీవన ఎరువును ఒక ఎకరంలో వెదజల్లి 15 నుంచి 20 రోజులు నీటిపై బాగా పెరగనివ్వాలి.
- ఆ తరువాత నీటిని తొలగిస్తే 3 నుంచి 4 రోజుల్లో నత్రజని, ఇతర పోషకాలు మొక్కకు అందిస్తుంది. అవకాశం ఉన్న రైతులు దీనిని పచ్చిరొట్ట ఎరువుగా పెంచి దమ్ములో కలియదున్నితే ఎంతో ఉపయోగంగా ఉంటుంది.
- పశువుల దాణాగానే కాకుండా గొర్రెలు, మేకలు, పందులు, కోళ్లు పిట్టలకు కూడా ఉపయోగపడుతుంది.
- దీని వాడడం వల్ల కోడి మాంసం, గుడ్ల నాణ్యత పెరుగుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

అజోల్లా అంటే ఏమిటి?

అజోల్లా నీటిపై తేలియాడుతూ పెరిగే ఫెర్న్ జాతికి చెందిన మొక్క. ఒక్కో మొక్క 2 సెంటీ మీటర్ల వెడల్పుతో చిన్న చెరువులు, కుంటల్లో త్వరగా పెరుగుతుంది. కాండం అడుగున ఉన్న వేరు వ్యవస్థ క్రమంగా పైకి రావడంతో ఇది నీటిపై తేలియాడుతూ నాచులా కనిపిస్తుంది. అనాబినా అనే సైనో బాక్టీరియాకు ఆశ్రయం కల్పించి వాయు రూపంలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి వరి పైరుకు అందుబాటులో ఉంచుతుంది. నత్రజనిని మాత్రమే కాకుండా సేంద్రియ కర్బనం, పొటాషియంలను వరిపైరుకు అందిస్తుంది. దశాబ్దాల కాలంగా దీనిని వరిలో జీవ ఎరువుగా ఉపయోగిస్తున్నారు.

గ్రాస్కార్ప్ వంటి గడ్డి తినే చేపలు అజోల్లాను ఇష్టంగా తింటాయి.

అధిక లాభాలు..



అజోల్లా వల్ల వరిపంటకే కాకుండా ఇతర వాటికి కూడా అధిక లాభాలు ఉన్నాయి. పంటకు పెట్టుబడుల ఖర్చు తగ్గించుకోవడానికి దోహదపడుతుంది. రైతులు అవగాహన పెంచుకుని వినియోగించుకోవాలి.

– డాక్టర్ వి.లక్ష్మీనారాయణమ్మ, కేవీకే ప్రోగామ్ కోఆర్డినేటర్

అవగాహన కల్పిస్తున్నాం..



అజోల్లా పెంపకం, వినియోగం, లాభాలపై రైతాంగానికి అవగాహన కల్పించి వినియోగించుకునేలా చర్యలు చేపట్టాం. రైతులు కూడా దీనిపై ఆసక్తి కనబరుస్తున్నారు. వ్యవసాయ అధికారుల సలహాలు, సూచనలు పాటిస్తే ఎంతో ఉపయోగం.

– పి.రవికుమార్, ఏడీఏ, అశ్వారావుపేట

632 గ్రాములు గంజాయి స్వాధీనం

సత్తుపల్లి: గంజాయి విక్రయిస్తున్న ముగురు వ్యక్తులపై ఆదివారం కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. పట్టణ సీఐ టి.శ్రీహరి కథనం ప్రకారం.. సత్తుపల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ గోడౌన్ వద్ద ఎస్సై అశోక్‌కుమార్ తన పోలీస్ సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించగా .. వారిని వెంబడించి సత్తుపల్లి మండలం రేజర్లకు చెందిన జింజర్ సింహాద్రి మరో ఇద్దరు మైనర్లు పోలీసులకు పట్టుకున్నారు. సింహాద్రి ఒరిస్సా నుంచి గంజాయి కొనుగోలు చేసి వాటిని 100 గ్రాముల చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి ఒక్కో ప్యాకెట్ రూ.వెయ్యి చొప్పున విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో వ్యవసాయ మార్కెట్ వద్ద వేచి ఉన్న సింహాద్రి వద్దకు నలుగురు వ్యక్తులు బైక్‌పై వచ్చి కొనుగోలు చేస్తుండగా.. ఇదే సమయాన పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ వెళ్లడంతో అందులో ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. పట్టుబడిన సింహాద్రితో పాటు మరో ఇద్దరు మైనర్ల వద్ద నుంచి 632 గ్రాముల గంజాయి, ఒక మోటార్ సైకిల్, మూడు సెల్‌ఫోన్లు, రూ.వెయ్యి నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. సింహాద్రిని రిమాండ్ కోసం కోర్టుకు తరలించి మైనర్లను అదుపులో తీసుకున్నట్లు సీఐ తెలిపారు.

గంజాయి కేసులో నలుగురు అరెస్ట్

ఖమ్మం అర్బన్: ఖమ్మంఅర్బన్(ఖానాపురంహవేలీ) పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం గంజాయి కలకలం చోటుచేసుకుంది. ధంసలాపురం కాలనీ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 75 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ భానుప్రకాశ్ తెలిపారు. అదుపులోకి తీసుకున్న నలుగురిలో ఓ యువకుడితో పాటు ముగ్గురు మైనర్లు ఉన్నారని, వీరు రిక్కాబజార్, కమాన్‌బజార్ ప్రాంతాలకు చెందినవారని చెప్పారు.

పోలీసుల అదుపులో పేకాటరాయుళ్లు

పాల్వంచరూరల్ : మండలంలోని జగన్నాథపురం సమీపంలోని ఓ లాడ్జీలో పేకాట ఆడుతున్న పది మందితో పాటు లాడ్జి నిర్వాహకుడిని పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.91,500 నగదుతో పాటు రెండు కార్లు, ఒక ద్విచక్రవాహనం, 10 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పాల్వంచ రూరల్ పోలీసులు తెలిపారు.

రాష్ట్ర బ్యాడ్మింటన్ సింగిల్స్ టైటిల్ కైవసం

ఖమ్మం స్పోర్ట్స్: నిర్మల్ జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యాన నిర్వహించిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఖమ్మానికి చెందిన బొనం ప్రశాంస రాష్ట్రస్థాయి అండర్-19 సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్స్‌లో రిషికి పాండేపై 15-12, 15-10 పాయింట్ల తేడాతో గెలిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. ఈమేరకు ఆదివారం డీవైఎస్‌ఓ టి.సునీల్‌రెడ్డితో పాటు పలువురు అభినందించారు.